




సీజనల్ వ్యాధులపై అప్రమత్తం

ప్రజాశక్తి-నెల్లూరు: ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా మలేరియా అధికారిణి ఈ హుసేనమ్మ పిలుపు నిచ్చారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం సందర్భంగా ఆమె కోటమిట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రామిరెడ్డి స్ట్రీట్ లో లార్వా సర్వే, ఫీవర్ సర్వే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలిమిట్ట ఏర్పడే నీటి నిల్వలను గుర్తించి దోమ లార్వాలను నిర్మూలించాలని, ప్రతి శుక్రవారం ఇంటిలో ఫ్రైడే డ్రై డే పాటించాలని, డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, జ్వరాల బారిన పడకుండా దోమ తెరలు వాడాలన్నారు. కోటమిట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవీన్ కృష్ణ, కోఆర్డినేటర్ తిరుపతయ్య, పట్టణ ఎంపిహెచ్ఇఒ శ్యాంసన్ బాబు, జయరామ్, పట్టణ మలేరియా సూపర్ వైజర్ శ్రీధర్, పట్టణ మలేరియా హెల్త్ అసిస్టెంట్ నంద కుమార్, ఎఎన్ఎం కస్తూరి భాయి, ఆశా కార్యకర్త కృష్ణవేణి పాల్గొన్నారు.



లార్వాను పరిశీలిస్తున్న దృశ్యం

నోటీసులకు అదరం..బెదరం

-32వ రోజుకు చేరుకున్న అంగన్‌వాడీల నిరవధిక సమ్మె
-సంఘీభావం తెలియజేసిన యుటిఎఫ్

ప్రజాశక్తి-నెల్లూరు

ప్రభుత్వం అంగన్‌వాడీలకు చేసిన హామీలు అమలు చేయకుండా నోటీసులు అందజేసినా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా అదరేది, బెదిరేది లేదని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ పేర్కొంది. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరుకుంది. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన 24 గంటల రిలే దీక్షా శిబిరానికి ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్, ఆర్‌టిసి యూనియన్ ఎన్‌డబ్ల్యుఎఫ్ జిల్లా నాయకత్వం, మాజీ ఎంఎల్‌సి బూదాటి రాధయ్య, సిఐటియు నాయకులు హాజరై తమ సంఘీభావం తెలియజేశారు. ముందుగా గురువారం 24గంటల దీక్షల్లో కూర్చున్న రాపూరు అంగన్‌వాడీ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కె.ప్రమీల, ఎం.జయసుధ, పి.రాఘవమ్మ, జి.రామలక్ష్మి, కె.నరసమ్మ,కె.క్రిష్ణమ్మ, ఆర్.పార్వతి, వై.శంకరమ్మ, కె.శేషమ్మలకు నాయకులు నిమ్మరసం అందజేసి దీక్షలు విరమింపచేశారు. శుక్రవారం దీక్షల్లో వింజమూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పరిమళ, శ్రీదేవి, పావని, ధనమ్మ, డి.సరిత, ఎం.సుహాసిని, ఎస్. మమత, పి.జయమ్మ, కె. కొండమ్మ, డి.భూలక్ష్మిలకు అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎస్‌కె రెహానాబేగం, సుజాతమ్మ తదితరులు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభింపచేశారు. కార్యక్రమానికి హాజరైన ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యుఎఫ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.దశరధ రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మాజీ ఎంఎల్‌సి బూదాటి రాధయ్య అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్ వాడీలు కొత్తగా ఏమీ ప్రభుత్వాన్ని కోరడం లేదని, ప్రభుత్వంలో ఉన్న సమయంలోనే, ఎన్నికల ప్రచార సభల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయమని కోరడం జరుగుతుందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి పోరాటం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రభుత్వం ఇది గుర్తించి అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజయ్ కుమార్, కార్యదర్శి జి. నాగేశ్వరరావు, కొండా ప్రసాద్, అల్లాడి గోపాల్ అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కమిటీ నాయకులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.



నెల్లూరులో మాట్లాడుతున్న నాయకులు



కందుకూరులో



ఉలవపాడులో

ప్రజాశక్తి-ఉలవపాడు

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్ని స్తుందని, అందులో భాగంగానే నోటీసులు జారీ చేశారని తెలిపారు. నోటీసులకు తలొగ్గేది లేదని, న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని సిఐటియు జిల్లా నాయకులు జీవీబీకుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి జీ. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీసు వద్ద కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె శిబిరం నేటికి 32 రోజులకు చేరింది. సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షులు వాకా లతారెడ్డి అధ్యక్షత వహించారు. శిబిరాన్ని ఉద్దేశించి జీవీబీ కుమార్, జీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చి విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోతాయి బెదిరించే అధికారులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిఐటియు గుడ్లూరు మండల అధ్యక్షులు ఎస్.కె పద్మజ, పద్మే తిరుపతమ్మ, సిహెచ్ పద్మ, డి రమాదేవి, కామాక్షమ్మ, వై ప్రమీల, సుగుణ, సిఐటియు మండల నాయకులు కత్తి బుజ్జిబాబు.వి. వరలక్ష్మి, శోభారాణి, గీత, ప్రవీణ , తిరుమల పాల్గొన్నారు.

ప్రజాశక్తి-కందుకూరు

అంగన్వాడీల సమ్మె 32వ రోజుకు చేరిన సందర్భంగా అంగన్వాడీలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు. సందర్భంగా అంగన్వాడీల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రాజెక్టు అధ్యక్షులు రాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు వై సిద్ధయ్య మాట్లాడారు. ప్రభుత్వం కార్యక్రమంలో సిఐటియు ఎస్‌కె గౌస్, అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు ప్రభావతి సంపూర్ణ, రాధా అన్ని సెక్టార్ లీడర్లు ఆయాలు, టీచర్లు పాల్గొన్నారు.



నవయుగ ధన్వంతరి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు

ప్రజాశక్తి-నెల్లూరు: రిచ్ హాస్పిటల్ ఆవరణంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 129 వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా ఆయన చిత్రపటానికి ప్రముఖ చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ రవికుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవయుగ ధన్వంతరి, నవ్యఔషధ పరిశోధనా శీలి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అని, జనవరి 12 తన జీవితమంతా దివ్యఔషధ అన్వేషణ కొరకే వెచ్చించి ప్రపంచానికి ఎన్నో ఔషధాలను అందజేశారన్నారు. తన అన్వేషణకు, తన కృషికి, తాను సాధించిన ఔషధాల విజయాలకు తగిన గుర్తింపుకోసం ఆలోచించని అమృతమూర్తిగా అభివర్ణించారు. 12 జనవరి 1895 న భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా, బీమవరంలో జన్మించి, అమెరికాలో 8 ఆగస్టు 1948 న తన తుదిశ్వాస విడిచిన ఈ మహనీయుడు, తన జీవితకాలం 53 సంవత్సరములే అయినా వైద్య రంగానికి మార్గదర్శకుడుగా నిలిచాడన్నారు. మానవులకు ఆరోగ్యాన్ని అందించడానికి త్యాగంచేసిన ఈ మహామనిషి మన భారతీయుడు కావడం, ఆంధ్రుడు కావడం, పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించిన వాడు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. నేటి తరానికి మానవ సేవలో మాధుర్యాన్ని తెలియజేసేందుకు డా. ఎల్ల ప్రగడ సుబ్బారావుకు నివాళులర్పిస్తున్నామని అన్నారు. అనంతరం డాక్టర్ రవికుమార్ ను శాలువా, పూల మొక్కతో ఘనంగా సన్మానించినారు. కార్యక్రమంలో జిల్లా పీ.హెచ్.పీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, దేవరకొండ శ్రీనివాసులు, చిట్లూరి వీరయ్య, యు.మాల్యాద్రి, పి.మోహన్, బి.శంకర్ రావు, పి.లక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భావితరాలకు అంబేద్కర్ సేవలు తెలియజేయాలి

ప్రజాశక్తి-నెల్లూరు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి చేసిన సేవలు గురించి రాబోయే తరాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జెడ్‌పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 19న విజయవాడలో సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా జన్ భగీరథి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నగరంలోని వి ఆర్ సి సెంటర్ నుండి గాంధీ విగ్రహం వరకు ఏర్పాటుచేసిన మానవహారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.తొలుత నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి, జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మనాద్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు వెంటరాగా జెడ్‌పి చైర్ పర్సన్ విఆర్‌సి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జై బీమ్ నినాదాలతో విఆర్‌సి సెంటర్ మార్మోగింది. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, యువత పెద్ద ఎత్తున పాల్గొన్న మానవహారం చూపరులను ఆకట్టుకుంది.అనంతరం జడ్పీ చైర్ పర్సన్ అరుణమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈనెల 19న విజయవాడలో సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరిస్తున్నారన్నారు. ఇటువంటి మానవహారాలు ఏర్పాటు చేయడం వలన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారత జాతికి అందించిన సేవలు గురించి రాబోయే తరాలు, యువత తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.నగర మేయర్ పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని రాష్ట్ర నలువైపులా వ్యాపించే విధంగా విజయవాడలో సామాజిక న్యాయ మహా శిల్పం ఏర్పాటు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తమ ధన్యవాదాలన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కూర్మనాద్ మాట్లాడుతూ ఈనెల 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా ఈనెల 8 నుండి 19 వరకు జన్ భగీరథి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ జీవిత పాఠాలు అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం కాంతులీనుతున్నదన్నారు. ఆదేశిక సూత్రాలు ద్వారా లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సొంతమన్నారు. ప్రజలచే, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల ద్వారా రాజ్యాంగాన్ని అమలు చేసుకోగలిగిన గొప్ప స్ఫూర్తి ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు.




మాట్లాడుతున్న జెడ్‌పి చైర్మన్ ఆనం అరుణమ్మ

వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ..


అసెంబ్లీ అభ్యర్థిపై పూటకో పుకారు
తిరిగి మహీధర్ చేతికే టికెట్
చేరుతుందని కార్యకర్తల బావన

ప్రజాశక్తి-కందుకూరు



ఎంఎల్ఎ మహీధర్‌రెడ్డి

కందుకూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రం ఉత్కంఠ తోపాటు ఆందోళన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది సమయమే ఉన్నప్పటికీ బరిలో దిగే నాయకుడు ఎవరో తెలియక పోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ నియోజకవర్గ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మానుగుంట మహీధర్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నారు. అయితే వారం రోజులుగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం మొదలైంది. నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో అత్యధికలు మానుగుంట మహీధర్ రెడ్డికే వెన్నుదన్నుగా ఉన్నప్పటికీ సామాజిక వర్గ సమీకరణలో భాగంగా కొత్త అభ్యర్థిని పోటీకి దించుతారని అధిష్టాన ఆలోచిస్తుందని ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం పూటకో అభ్యర్థి రోజుకో పుకారు అన్న చందంగా సాగుతుంది. ఐదు రోజుల క్రితం నెల్లూరు సిటీ శాసనసభ్యుడు డాక్టర్ పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, కనిగిరి శాసనసభ్యుడు మధుసూదన్ యాదవ్ పేర్లు ఉరకలెత్తాయి. తీరా చూస్తే ఆ ఇద్దరూ కందుకూరు వైపు రావడానికి ఇష్టపడడం లేదని ప్రచారాలు జరిగాయి. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ చిన్నాన్న పోలుబోయిన రూపు కుమార్ యాదవ్, యాదవ సంఘం నేత బోట్ల రామారావు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బోట్ల రామారావు శుక్రవారం కందుకూరు నియోజకవర్గంలోని కొందరు సామాజిక వర్గ నేతలతో ఫోన్లో చేసి మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ కందుకూరు నియోజకవర్గ టిక్కెట్ తనదే అంటూ బొట్ల రామారావు ఢంకా బజాయించి చెబుతున్నారని తెలిసింది. కానీ ఆయన అభ్యర్థత విషయాన్ని యాదవ సామాజిక వర్గ నేతలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కానీ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇవన్నీ అశావాహుల పుకారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టి వేస్తున్నారు. అయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థత్వం ఎవరిదో స్పష్టం కాకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అయితే తిరిగి ఈ నియోజకవర్గ పార్టీ అభ్యంతరం మానుగుంట మహీధర్ రెడ్డి చెంతకే చేరుతుందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మానుగుంట మహీధర్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో పట్టు ఉంది. మహీధర్ రెడ్డి నాయకత్వం పైన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎక్కడెక్కడ అసమతి స్వరం లేకపోలేదు. అయినా నియోజకవర్గ పార్టీపై ఆయన పట్టుకు సాటి రాగల మరో నాయకుడు లేడు. ఇతర నియోజకవర్గాల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ కొత్త నేతలను దిగుమతి చేసినప్పటికీ ఎన్నికల సమయం కొద్ది నెలలే ఉన్న నేపథ్యంలో అలాంటి నేతలు నియోజకవర్గ పార్టీ శ్రేణులను అర్థం చేసుకోవడం, ఎన్నిక ల పోరాటానికి సమాయత్తం చేయడరి అంత సులువు కాదు. మరో వంక తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై సాగుతున్న ప్రచారాలను ఆనందంగా ఆస్వాదిస్తుంది. మానుగుంట మహీధర్ రెడ్డి కి బదులు మరో కొత్త నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థత ఇస్తే తమ గెలుపు సునాయాసమని సైకిల్ కార్యకర్తలు భావిస్తున్నారు.



సత్కరిస్తున్న దృశ్యం

ఈశ్వరి భూషణంకు పురస్కారం.

ప్రజాశక్తి-కందుకూరు: ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, మట్టిపాదం పుస్తకం రచయిత్రి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి ఈశ్వరీ భూషణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ ఉత్తమ కవయిత్రి పురస్కారం అందుకున్నారు . గురువారం ఏలూరు జిల్లాలో వైఎంహెచ్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో కలెక్టర్ వై. ప్రసన్న వెంకటేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి, డాక్టర్ బోయి బీమన్న సాహిత్య నిధి ట్రస్ట్ చైర్ పర్సన్ బోయి హైమవతి భీమన్న, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జున రావు, కార్పొరేటర్ పిల్లంగోళ్ళ శ్రీదేవి, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా ఈ పురస్కారము అందుకున్నారు. ఈశ్వరి భూషణం కు శాలువా మెమొంటో ప్రశంసా పత్రంతో 5000 రూపాయలు నగదును అందజేశారు. ఉపాధ్యాయ వత్తిలో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, సాహిత్య పరంగా ఉత్తమ కవితలు రాస్తూ, శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలుగా తెలుగు భాషా,సాహిత్యాభివద్ధికి వీరు చేస్తున్న కషిని గుర్తించి ఈ పురస్కారము అందించారు. ప్రభుత్వ ఉగాది పురస్కారం ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ చేతుల మీదుగా తీసుకున్నారు .కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి, రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ జిల్లాల నుండి 200 మంది కవులు పాల్గొన్నారు.

కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు

ప్రజాశక్తి-నెల్లూరు

రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో ఎవరైనా పేకాట, కోడిపందేలు, అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సవించొద్దని, నిర్వహించినా, పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి డాక్టరు కె. తిరుమలేశ్వర రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఈమేరకు ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగ మూడు రోజులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యాక్రమాలకు తావ్వివకుండా ప్రత్యేక బందాలతో ఆయా ప్రదేశాలలో ఎప్పటికప్పుడు పోలీస్ పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ సంప్రదాయ క్రీడలలో పాల్గొని ఇంటిల్లిపాది సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అసాంఘీక కార్యకలాపాలు గానీ, కోడిపందాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తే డయల్ 112 కు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. అదే సమయంలో మూగ జీవాలను హింసిస్తే, పోలీసు యాక్టు -1960 కింద కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేశామని, అసాంఘిక కార్యక్రమాల జోలికెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు.



మాట్లాడుతున్న ఎస్పి

అందరూ సమన్వయంతో పనిచేయాలి

ప్రజాశక్తి-నెల్లూరు

ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.లవన్న అన్నారు .శుక్రవారం ఆయన ఎన్నికల నోడల్ అధికారులు, కోఆర్డినేటింగ్ అధికారులు, సపోర్టింగ్ అధికారుల నియామకం కోసం జిల్లా అధికారులతో చర్చించారు. ఎన్నికలు సక్రమంగా శాంతియుతంగా పగడ్బందీగా నిర్వహించడానికి అనువుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ట్రైనింగ్ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్, ఎంసి ఎంసి ,మైక్రో అబ్జర్వర్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ ,వెబ్ క్యాస్టింగ్, సింగిల్ విండోడెస్క్ తదితర ఎన్నికల విధుల నిర్వహణ కోసం అధికారుల నియామకంపై జిల్లా అధికారులతో చర్చించి కసరత్తు చేశారు. సమావేశంలో నుడా వి సి బాపురెడ్డి ,జిల్లా పరిషత్ సీఈవో చిరంజీవి పి డి ఆర్ డి ఎ సాంబశివరెడ్డి ,జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి చందర్ ,ఆర్టీసీ ఆర్ఎం శేషయ్య, డిఈఒ గంగా భవాని,డిసిఒ సుదా భారతి,పిడి ఏ పి ఎం ఐ పి శ్రీనివాసులు ,జిల్లా అధికారులు పాల్గొన్నారు.



ఘనంగా జాతీయ యువజన దినోత్సవం.

ప్రజాశక్తి-పొదలకూరు

పట్టణంలోని అమరావతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కె.సురేష్ మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వ్యాధి నివారణ పరీక్షలు

ప్రజాశక్తి-గుడ్లూరు

గుడ్లూరు, పొట్లూరు గ్రామాల్లో బోదకాలు వ్యాధి నివారణ పరీక్షలు వైద్యాధికారి మారుతీ రావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు .బోదకాలు వ్యాధి నివారణ పరీక్ష కోసం రక్త నమూనాలు సుమారు 600 మంది దగ్గర సేకరించడం జరిగింది. బోదకాలు వ్యాధి నివారణ పరీక్షలు రాత్రి సమయంలోనే చేయాలని వైద్యాధికారి డాక్టర్ మారుతి రావు తెలిపారు. మండలంలో ఎక్కడ బోధకాలు వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటు న్నామన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నియామకంపై హర్షం

ప్రజాశక్తి-నెల్లూరు

కేంద్రఎన్నికల సంఘం ప్రభుత్వ కుట్రలను పాటాపంచలు చేస్తూ ఉద్యోగులకు ఎలాంటి పక్షపాతాలు ఉండవని చెప్పి ఉపాధ్యా యులను ఎన్నికల విధుల్లో నియమించాలని ఆదేశించి ఉపాధ్యాయుల గౌరవమర్యాదలను కాపాడిందని పిఆర్‌టియు ప్రధాన కార్యదర్శి నాటకం తిరుమలయ్య పేర్కొన్నారు. శుక్రవారం పత్రికలకు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2022 సం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు కలిసి లక్షల సంఖ్యలో రాష్ట్ర నడిబొడ్డు విజయవాడలో తమ న్యాయమైన హక్కులకోసం చేసిన పోరాటంతో, ఉద్యోగులు ప్రత్యేకించి ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో ఉపాధ్యాయులను సాధించటం మొదలుపెట్టిందని వాపోయారు. ఈ చట్టవ్యతిరేక కక్షను దష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని అపోహపడి, బోధనేతర పనులు తగ్గింపు అని సాకు చూపించి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నో కుట్రలు చేసింది కాని వాస్తవాలను గ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

స్టేడియం ప్రారంభం

ప్రజాశక్తి-పొదలకూరు

మండలంలోని తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కాకాణి రమణారెడ్డి స్టేడియంకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవం జరిపారు. అనంతరం ఆయన ఈ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1999లో ఈ ప్రాంతానికి శాసనసభ్యునికి ఓటు వేయమని కోరడానికి వచ్చినప్పుడు, స్థానికులు కొందరు స్టేడియం నిర్మించాలని కోరారని తెలిపారు. ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇస్తామన్నా.. అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిధులు రాకుండా అడ్డుపడ్డారని పేర్కొన్నారు. దీంతో స్టేడియం నిర్మాణానికి గ్రహణం పట్టిందని తెలిపారు. స్టేడియం నిర్మాణానికి అడ్డుపడిన సోమిరెడ్డికి ఓటు వేస్తే నిరుపయోగమవుతుందన్నారు.ఎంపి నిధులు, మండల పరిషత్ నిధులు కలిపి కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. స్టేడియం నిర్మాణానికి స్థలం సేకరించి ఇచ్చిన తన తండ్రి కాకాణి రమణారెడ్డి పేరు పెట్టేందుకు తీర్మానించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఈ పంచాయతీలో ఇప్పటివరకు 17 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. స్టేడియంలో 30 లక్షల రూపాయల వ్యయంతో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డి ఎస్ డి ఓ యతిరాజులు, తహశీల్దార్ వీర వసంత రావు, ఎంపీడీఓ నగేష్ కుమారి, పొదలకూరు జెడ్‌పిటిసి తెనాలి నిర్మలమ్మ ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం. రమణారెడ్డి, కే ,చిన్న బ్రహ్మయ్య, మండల ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సోమ అరుణ, మద్దిరెడ్డి రమణారెడ్డి, ఎం. శేఖర్, వాకాటి శ్రీనివాసులు రెడ్డి,కాకాణి కుటుంబ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.



ప్రారంభిస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

'ప్రకాశం'లో ముగ్గుల పోటీలు

ప్రజాశక్తి-కందుకూరు

ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి పండగ సందర్భంగా విద్యార్థినులకు శుక్రవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థినిలు అద్దిన అందమైన ముగ్గులను సందర్శించిన కళాశాల అధినేత కంచర్ల రామయ్య మంత్ర ముగ్దులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు సంపద అధిదేవత లక్ష్మీదేవి దిగి వచ్చి కటాక్షాన్ని ప్రసాదించేంత అందంగా ముగ్గులు తీర్చిదిద్దారని ప్రశంసించారు. తమ విద్యార్థులు, కళాశాల సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సాంప్రదాయ విలువలు తగ్గుముఖం పట్టిన ఈ కాలంలో, వాటి విలువలను తెలిపే ముఖ్య ఉద్దేశంతో అన్ని పండుగలను కళాశాలలో జరుపుకోవడం తమ కళాశాల ఆనవాయితీ అని కళాశాల టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ కంచర్ల విజయ శ్రీనివాస్ అన్నారు. ఈ పండుగ వేడుకలు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. దీని ద్వారా వారు చదువులపై సమర్థవంతంగా దష్టి పెట్టగలరన్నారు. ముగ్గుల పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు.సంక్రాంతి ఆధ్యాత్మిక తో పాటు శాస్త్రీయంగా ప్రాముఖ్యత కలిగిన పండుగని శ్రీనివాస్ సతీమణి కంచర్ల ఇందిరాదేవి విద్యార్థులతో అన్నారు. కళ్ళాపి చల్లి అందంగా వేసిన ముగ్గులు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందేలా చేస్తాయని, గొబ్బెమ్మలతో వేసిన భోగిమంటలు క్రిమి కీటకాలను అంతం చేస్తాయని, గాలిని శుద్ధి చేస్తాయని వివరించారు. అందమైన ముగ్గులతో రంగుల హరివిల్లుల కళాశాల ప్రాంగణాన్ని మార్చిన విద్యార్థులను ఆమె అభినందించారు.అనంతరం కళాశాల అధ్యాపకులు డాక్టర్ పావని, డాక్టర్ సురియ బేగం, ఇందిరా దేవి, సులోచన, బిందు, రూప మరియు శ్రీదేవీ జ్యూరీగా వ్యవహరించి ఐదు ఉత్తమ ముగ్గులను ఎంపిక చేశారు. పి. గాయత్రి, డి. అపూర్వ, పి. ప్రియంవద, కె. అమత, వై. భవానీ, మునీషా, ఎం. వెంగమ్మ, వై. విజయ, పి.వి.దీపిక, పి.శ్రావణి లకు రామయ్య బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వరపర్ల హరిబాబు, అకడమిక్ ఇన్‌ఛార్జ్ ఎస్.ఎం మీరావాలి, పి.డి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శైలేష్, దాసరి కొండలరావు, ముని, షరీఫ్, ఏడుకొండలు, శ్రీనివాస్ రెడ్డి,తదితర కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.



భోగి మంటలు వేస్తున్న దృశ్యం

ఘనంగా జాతీయ యువజన దినోత్సవం

ప్రజాశక్తి-నెల్లూరు

భారత ప్రభుత్వం (యువజన వ్యవహారాలు, క్రీడ మంత్రిత్వ శాఖ) నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు కేంద్రీయ విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ శంకరయ్య ,జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటయ్య , ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల నందవరం ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల చేత సాంస్కృతి కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్ శంకరయ్య మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద మార్గంలో నడవాలని వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని యువత అభివద్ధి చెందాలని దేశ అభివద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని తెలియజేశారు. 12 నుంచి 19 వరకు జాతీయ యువజన వారోత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం తో యువ జన వారోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు.

ఐక్యతతో పని చేద్దాం : వేమిరెడ్డి


మాట్లాడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ప్రజాశక్తి-ఉదయగిరి : జగనన్న గెలుపునకు మనమందరం ఐక్యమత్యంతో పని చేసి గెలిపించుకుందామని రాజ్యసభ సభ్యులు, వైసిపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో వైసిపి బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అభివృద్ధి సంక్షేమం సమపాలుగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేశారన్నారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన 95శాతం హామీలను అమలుపరిచిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుల పనిచేసి వైసిపి అఖండ విజయం సాధించే పెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలో చిన్న చిన్న అవగాహన లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే తక్షణమే పరిష్కరిస్తారని తెలిపారు. మొదటిగా వైఎస్ఆర్ విగ్రహానికి పూల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బైకులతో యువకులు ర్యాలీ నిర్వహించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం చేజర్ల సుబ్బారెడ్డి స్వగృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి గత ఎన్నికల్లో ఎంత కసిగా పనిచేశామని మళ్లీ ప్రతి ఒక్కరూ అంతే ఖచ్చితంగా పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, వైసిపి నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయ రెడ్డి, మాజీ ఎంపిపి చేజర్ల సుబ్బారెడ్డి, జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు, మండల కన్వీనర్ సిఎం ఓబుల్ రెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్ అలీ అహ్మద్, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.


మానవహారం చేపడుతున్న సిబ్బంది

అంబేద్కర్‌కు నివాళులు


ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలో జన్‌భాగీదారి కార్యక్రమంలో భాగంగా జనవరి 8 నుండి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఎంపిడిఒ నాగమణి తెలిపారు. సామాజిక సమతా సంకల్ప కింద గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి అంబేద్కర్ రాజ్యాంగం రచనలను కొనియాడుతూ నినాదాలు చేశారు. 19వ తేదిన విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠించబోతున్న అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ 18న ప్రతి గ్రామ సచివాలయం పరిధి నుండి నిర్ణీత చొప్పున బయల్దేరనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మండల వైసిపి మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, ఇఒపిఆర్‌డి మస్తాన్ ఖాన్, ఎన్ఆర్ఇజిఎస్ ఎపిఒ సునీల్ కుమార్, ఎపిఎమ్ బుజ్జమ్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ రవితేజ, పలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాశక్తి-కోవూరు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి చేసిన సేవలు ఆదర్శనీయమని తహశీల్దార్ ఎం.పద్మజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 19వ తేదీ విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా జన్‌భాగీదారీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీహరి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నరసింహులురెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ హరిప్రసాద్‌రెడ్డి, ఎంపిటిసి రాజగోపాల్, విజయసేనారెడ్డి, ఎపిఎం వెంకటస్వామి, ఫిజికల్ డైరెక్టర్లు దేవిక, మధుసూదన్‌రావు, రమేష్‌బాబు, డెలీలా, పిఇటి వెంకటసుబ్బమ్మ, ఇఒపిఆర్‌డి నాగూర్‌వలి, సిసిలు రామ, సౌరి, పద్మ, వసంత, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత గ్యాస్‌లు పంపిణీ

ప్రజాశక్తి-సంగం : మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో గిరిజన కుటుంబాలకు వెన్నెలకంటి రాఘవయ్య మెమోరియల్ గిరిజన సేవాసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత గ్యాస్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాసులు, గ్రామ టిడిపి నాయకులు మెట్టుకూరు విజయప్రసాద్‌రెడ్డి పాల్గొని 50గిరిజన కుటుంబాలకు గ్యాస్‌లు పంపిణీ చేశారు. శ్రీరామ ఫ్యూయల్ భారత్ గ్యాస్ వారి సహకారంతో గ్యాస్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి, నియోజకవర్గ టిడిపి మహిళా నాయకురాలు మంజుల నాయుడు, జనసేన నాయకులు భాను కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

'పోట్లూరు' నివాసంలో సంక్రాంతి విందు



ప్రజాశక్తి-కావలి : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు హాజరయ్యారు. వీరితోపాటు ప్రముఖ వైద్యులు డాక్టర్.ఎన్.ప్రభాకర్ నాయుడు, అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

యువతకు మార్గదర్శి 'వివేకానంద'



ప్రజాశక్తి-కావలి
స్వామి వివేకానంద చూపిన మార్గంలో యువత పయనించాలని, నిస్వార్థంగా సేవలందించడానికి ముందుకు రావాలని రెడ్‌క్రాస్ రక్తకేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం రెడ్‌క్రాస్ రక్తకేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి, లెట్స్ యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవాలలో భాగంగా వారం రోజులపాటు గ్రామీణ ప్రాంతాల యువతతో అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. వారంలో 500మంది కొత్త రక్తదాతలను సమీకరిస్తామని, ప్రతిభ ఉన్న యువతను గుర్తించి సత్కరిస్తామని వివరించారు. కార్యక్రమంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ పి.జి.సెంటర్ అధ్యాపకులు డాక్టర్ మీసాల సునీలను ఘనంగా సత్కరించారు. ఆదివారం జరిగిన రక్తదాన కార్యక్రమానికి జూనియర్ రెడ్‌క్రాస్ కన్వీనర్ ఎ.వి.హనుమకుమార్ 61వ సారి, సోమనాథ్ 9వ సారి, బాలసాయి 7వ సారి రక్తదానం చేయగా వారిని రెడ్‌క్రాస్ పాలకమండలి సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ బాధ్యులు దామిశెట్టి సుధీర్‌నాయుడు, గంధం ప్రసన్నాంజనేయులు, కలికి శ్రీహరిరెడ్డి, కె హరిచరణ్‌రెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, వట్టి లోకేశ్వరరెడ్డి, పసుపులేటి సాయికుమార్, బిఎస్ ప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాశక్తి-కావలి : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం కావలి ట్రంక్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలతో నివాళులర్పించిన అనంతరం యువత వ్యసనాలకు దూరంగా ఆరోగ్యంగా ఎదగాలని లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో యానాది సంఘం మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బావిల్ల వెంకటపతి, యానాది సంఘం మహాకూటమి ఉపాధ్యక్షులు జయంపు కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-సంగం : స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయ సంఘం నాయకులు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఇఒ జనార్ధన్, మల్లయ్య పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు తప్పనిసరిగా స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలని సూచించారు. అనంతరం వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎపి ఉపాధ్యాయ సంఘం నాయకులు సురేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దశయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వినూత్నంగా అంగన్‌వాడీల నిరసన


కావలిలో గంతలుకట్టుకొని అంగన్‌వాడీల నిరసన

ప్రజాశక్తి-కావలి రూరల్
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లు ఎర్ర చీరలు కట్టుకొని కళ్లకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకొని శుక్రవారం నిరసన తెలియజేశారు. శిబిరం వద్దకు యుటిఎఫ్, జన విజ్ఞాన వేదిక నాయకులు వచ్చి వారి మద్దతును తెలియజేశారు. అనంతరం సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రంలో 32 రోజులుగా సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని అంగన్‌వాడీలు కోరుతున్నారని, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, గ్రాట్యుటీ పెన్షన్ విధానం అమలు చేయాలని, అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నదని అందువల్ల అంగన్‌వాడీల పోరాటం రోజురోజుకు ఉధృతమవుతుందన్నారు. వీరి పోరాటానికి రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా ఆందోళన చేయటానికి ముందుకొస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం నాలుగో విడత జరిగే ప్రభుత్వ చర్చలలో అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అలా జరగని పక్షంలో సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యకాసం నాయకులు టి.మాల్యాద్రి, యుటిఎఫ్ నాయకులు కిలారి వెంకటేశ్వర్లు, మాధవరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు పి.జానకి రామ్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు టీచర్లు, హెల్పర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజాశక్తి-ఉదయగిరి : అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాని వారిని ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ఫర్హీన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సిడిపిఒ కార్యాలయం ఎదుట 32వ రోజు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. 32రోజులుగా ఆందోళన చేపడుతుంటే ప్రభుత్వం వారి సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జిఒ రెండును ఎస్మా చట్టం తీసుకురావడం ఒత్తిళ్లకు గురిచేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా అంగన్‌వాడీలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో అంగన్‌వాడీల విశ్వరూపం చూడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ప్రమీల, చాంద్‌బేగం, రమాదేవి, హరి నారాయణ, రత్తయ్య, కోడె రమణయ్య, ఫర్హీన్ భాషా, వెంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.



నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

'ఎంఎల్‌సి సాబ్జీ' స్మారక క్రికెట్ టోర్నమెంట్


క్రికెట్‌పోటీలను ప్రారంభిస్తున్న ఎస్‌ఐ మస్తాన్

ప్రజాశక్తి-అనంతసాగరం
గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉభయగోదావరి జిల్లాల పిడిఎఫ్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి సాబ్జీ స్మారకంగా ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్, సిఐటియు మండల కమిటీల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. మొదటగా టోర్నమెంట్ ప్రారంభ సూచికగా ఎస్ఎఫ్ఐ జెండాను మండల కార్యదర్శి ఆరీఫ్, యుటిఎఫ్ జెండాను మండల కార్యదర్శి సాదిక్, సిఐటియు జెండాను మండల కార్యదర్శి అన్వర్ బాషా ఎగరవేశారు. దివంగత ఎంఎల్‌సి సాబ్జీ చిత్రపటానికి జన విజ్ఞాన వేదిక నాయకులు వేము పెంచలయ్య, గాడి సుధాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అనంతసాగరం, గౌరవరం గ్రామాలకు చెందిన జట్లకు జరిగే క్రికెట్ పోటీలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జున్ నాయుడు టాస్ ఎగురవేశారు. అనంతసాగరం ఎఎస్ఐ మస్తాన్ మొదటగా బ్యాటింగ్ చేసి క్రికెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో క్రీడాస్ఫూర్తి తీసుకొని స్నేహపూర్వకమైన వాతావరణంలో క్రికెట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడా స్ఫూర్తిని పెంచుకోవాలని క్రీడాకారులకు తెలియజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు నాయబ్, సిఐటియు నాయకులు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు యూనస్, సుఫియాన్, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా మహిళల క్రీడా పోటీలు

ప్రజాశక్తి-కోవూరు : కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం మండలంలోని 16 సచివాలయాలకు సంబంధించిన మహిళా క్రీడాకారులకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మండలస్థాయి పోటీలను నిర్వహించారు. ఎంపిడిఒ శ్రీహరి, ఎపిఎం వెంకటస్వామి, ఫిజికల్ డైరెక్టర్లు దేవిక, మధుసూదన్‌రావు, రమేష్బాబు, డెలీలా, పిఇటి వెంకటసుబ్బమ్మ, ఇఒపిఆర్‌డి నాగూర్ వలీ, సిసిలు రాము, సౌరీ, పద్మ, వసంత, తదితరులున్నారు.

జెవివి స్టిక్కర్ క్యాలెండర్ ఆవిష్కరణ


క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న జెవివి నాయకులు

ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ బెజవాడ.రవికుమార్ శుక్రవారం పట్టణ జన విజ్ఞాన వేదిక స్టిక్కర్ క్యాలెండరును ఆవిష్కరించారు. పట్టణంలోని రవిసర్జికల్ హాస్పిటల్‌లో జెవివి పట్టణ అధ్యక్షులు బిట్ర.వెంకటేశ్వర్లు అధ్యక్షతన విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత ఆదివారం జరిగిన జిల్లా స్థాయి "చెకుముకి పోటీ పరీక్షల" గురించి సమీక్ష నిర్వహించారు. 28వ తేదీ కావలి (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) నిర్వహించ తలపెట్టిన "క్విజ్ పోటీలను" కావలి పట్టణ, పరిసర ప్రాంతాల జన విజ్ఞాన వేదిక సభ్యులు సహాయ సహకారాలు అందించడం గురించి తీర్మానం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ జరుగనున్న జాతీయ సైన్స్ దినోత్సవానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం కలిగించడం ప్రజలలో మూఢనమ్మకాలను అరికట్టడం, దాని ప్రధాన లక్ష్యాలని అధ్యక్షులు బిట్ర. వెంకటేశ్వర్లు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ జన విజ్ఞాన ప్రధాన కార్యదర్శి గాదిరెడ్డి. హరినాథ్, కోశాధికారి టి.సుబ్బారామశర్మ, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శులు పసుపులేటి పెంచలయ్య, ఉపాధ్యక్షులు కె.హరినారాయణరెడ్డి, షేక్.ఖాదర్ బాషా, శ్రీధర్.వెంకయ్య, ఎస్.సిద్ధయ్య, సహాయ కార్యదర్శులు కె.జాన్, గుంకల.శివయ్య, కార్యవర్గ సభ్యులు షేక్.రఫీ, ఎస్.స్వర్ణలత, ఎం.వి.ఎన్.ప్రసాదరావు, పి.వి.ఎస్.సుధాకర్, మండవ.వెంకట రమణయ్య, అమరిశెట్టి.పూజారయ్య, తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు..

ప్రజాశక్తి-కోవూరు : జిల్లాలో ప్రస్తుత సీజన్లో రైతులకు ఎరువులు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా యూరియా విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి అన్నారు. కోవూరు మండలం పడుగుపాడు రైల్వే యార్డ్ నుండి ఆర్‌బికేలకు పంపేందుకు సిద్ధంగా ఉన్న యూరియా లోడ్ లారీలను శుక్రవారం ఆమె పరిశీలించారు. ప్రస్తుతం పడుగుపాడు రైల్వే యార్డ్ లో రేక్ ఇన్‌ఛార్జిగా కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సుజాతను నియమించామన్నారు. ఈ పరిశీలనలో మార్క్‌ఫెడ్ డిఎం ఎస్.పవన్ కుమార్, సీనియర్ మేనేజర్ సిహెచ్. శ్రీనివాసులు, కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సుజాత, వ్యవసాయాధికారి ఇందిరావతి, తదితరులున్నారు.

మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలి

ప్రజాశక్తి-అల్లూరు : మున్సిపల్ కార్మికులకు జీతాల బకాయిలను చెల్లించాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బసవారెడ్డి శంకరయ్య స్మారక భవనంలో సిఐటియు మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పెంచలనరసయ్య మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి అల్లూరును నగర పంచాయతీగా మార్చి రెండు సంవత్సరాలైందన్నారు. కానీ మున్సిపల్ కార్మికులకు సంబంధించిన వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. ఖచ్చితంగా నగర పంచాయతీ జీతాలు చెల్లించేలా తాము పోరాడుతామన్నారు. కార్యదర్శి చింతల వెంకయ్య, అల్లూరు టౌన్ కార్యదర్శి షేక్ అబ్దుల్, రషీద్, రైతు నాయకుడు వాత రఘురామిరెడ్డి, నేతగాని రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

నిధులు మళ్లింపు అన్యాయం


ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కావలి : అత్యాచారానికి గురైన దళిత, గిరిజన బాలికల నష్టపరిహార సొమ్మును ప్రభుత్వం దారి మళ్లించడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.మల్లి పేర్కొన్నారు. శుక్రవారం ఆర్‌డిఓ కార్యాలయం వద్ద దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్‌డిఓ వి.కె.శీనానాయక్‌కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.మల్లి మాట్లాడుతూ జిల్లాలో సంవత్సరం నుండి దళిత, గిరిజన మహిళలు, బాలికలపై పోక్సో యాక్ట్ కింద, ఇతర చట్టాల ప్రకారం అత్యాచారానికి గురైన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రూ.36లక్షలను బాధితులకు ఇవ్వకుండా ఇతర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. సంవత్సరం నుంచి కలెక్టర్ కార్యాలయంలో 36మంది బాధితులు ఛార్జిషీట్ తోటి నమోదు చేసి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.36 లక్షలు ఎస్.సి., ఎస్.టి. చట్టం ప్రకారం ఇవ్వకుండా బాధితుల నోళ్లు కొట్టి ఇష్టమొచ్చినట్లు ఇతర పథకాలకు మళ్లించుకున్నారన్నారు. ఎస్‌సి డివిజన్ కూడా 17 కేసులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చినా ప్రభుత్వం ఆ నిధులు రాలేదని చెప్పుతున్నారని తెలిపారు. బాధితులు, దళిత గిరిజన మహిళలు ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు ఛార్జీలు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్.సి., ఎస్.టి. చట్టం పరిధిలో అత్యాచారాలకు గురైన బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి వేసి బాధితులను ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిపట్ల కనికరం ప్రదర్శించాలని వేడుకుంటున్నామని తెలిపారు. తక్షణమే బాధితులకు నిధులు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో చౌటూరి వెంకటరత్నం, జరుగుమల్లి విజయరత్నం, జీడి వాసు, ముక్కు మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు


కేక్ కట్‌చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రజాశక్తి-ఉదయగిరి : స్థానిక తహశీల్దారు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ 52వ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దుద్దుకూరు రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు ప్రియాంక గాంధీ పనిచేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని జోస్యం పలికారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసమే స్థాపించబడిందన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే దేశ ప్రజలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో దేశంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మ కాంగ్రెస్‌లో చేరడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైందన్నారు. మొదటిగా భారీ కేకును కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. సీతారామపురం మండల అధ్యక్షులు హజరత్ మాజీ ఎంపిపి సత్తెనపల్లి బాలయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



లాల్ బహుదూర్‌శాస్త్రి వర్ధంతి

ప్రజాశక్తి-కావలి
డాక్టర్ రామ్‌సెంటర్ విశ్వోదయ, లోకల్ లైబ్రరీల ఆధ్వర్యంలో శుక్రవారం కావలి వెంగళరావు నగర్ లోకల్ లైబ్రరీలో స్వాతంత్ర్య సమరయోధుడు, రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రామ్ సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహరరెడ్డి, డైరెక్టర్ కూనం తాతిరెడ్డి, సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి, లైబ్రేరియన్ ఎస్.సునీత, సచివాలయ ఉద్యోగులు లక్ష్మీ, రాజేశ్వరీ, వినోద్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్‌సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర రెడ్డి మాట్లాడుతూ ఇండియా - పాకిస్తాన్ యుద్ధం, ఇండియాలో ఆహార సంక్షోభం ఏర్పడిన సమయంలో జై జవాన్! జై కిసాన్! అనే నినాదాన్ని ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి స్ఫూర్తిని ఇచ్చారన్నారు. డైరెక్టర్ కూనం తాతిరెడ్డి మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి భారత స్వాతంత్ర సమరంలో కీలకపాత్ర వహించారని, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారని, నీతి నిజాయితీలకు మారుపేరని, ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు సొంత ఇల్లు గానీ, ఆస్తులు గానీ లేవన్నారు. సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి త్యాగనిరతిని, నిబద్ధతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, గొప్ప రాజనీతిజ్ఞుడని, పేదల పక్షపాతిని, భారతదేశ రాజకీయాల్లో చెరగనిముద్ర వేసిన మహాపురుషులలో ఆయనా ఒకరని కొనియాడారు.

నాణ్యమైన విద్యుత్ అందించాలి

ప్రజాశక్తి-కోవూరు
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా 24/7 అందించేలా ట్రాన్స్‌కో అధికార సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎపి దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టెక్నికల్ అండ్ హెచ్‌ఆర్‌డిఎ డైరెక్టర్ ఎన్‌విఎస్ సుబ్బరాజు అన్నారు. స్థానిక కోవూరులోని 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషను శుక్రవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఆయనవెంట జిల్లా ట్రాన్స్‌కో శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు విజయన్, కోవూరు ట్రాన్స్‌కో విద్యుత్ సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె. విజయకుమార్రెడ్డి, డిఇలు సతీష్, సునీల్, సీనయ్య, వెంకటేశ్వర్లు, కోవూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పరిధిలోని బుచ్చి, ఇందుకూరుపేట, కోవూరు, రాజుపాలెంకు సంబంధించిన ట్రాన్స్‌కో ఎఇలు ఉన్నారు.

14నుంచి బ్యాడ్మింటన్ పోటీలు

ప్రజాశక్తి-సీతారామపురం
సీతారామపురంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్‌ను 14వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల జట్టు సభ్యులు 13వ తేదీ లోపు రూ.500 ఎంటో ఫీజుతో సంప్రదించాలని, మొదటి బహుమతిగా రూ.10వేలు, రెండవ బహుమతిగా రూ.6వేలు, మూడవ బహుమతిగా రూ.3వేలు, నాలుగో బహుమతిగా రూ.2వేలను అందజేస్తారన్నారు. పలు నిబంధనలు వర్తిస్తాయన్నారు. వివరాలకు 9490300415, 7730973749 నెంబర్లను సంప్రదించాలన్నారు.

వాటర్ ప్లాంట్ ప్రారంభం



ప్రజాశక్తి-వరికుంటపాడు
మండలం లోని నల్లబోతులవారిపల్లెలో నూతనంగా నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్, గ్రామపంచాయతీ నిధులతో ప్రారంభించిన నీటి శుద్ధి కేంద్రాన్ని శుక్రవారం వైసిపి జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెటుకూరి చిరంజీవి రెడ్డి, వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ బండారు రవణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి ప్రాంతంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలోనే ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అందుకు సంబంధించి మెయింటినెన్స్ ఖర్చులు మొత్తం ట్రస్ట్ చూసుకుంటుందన్నారు. ఉదయగిరి ప్రాంత ప్రజలను మరువలేమని రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏగా రాజగోపాల్ రెడ్డిని, ఎంపిగా తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.



ప్రజాశక్తి-ఉదయగిరి : శకునాలపల్లి సర్పంచ్ కల్లూరి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వి.పి.ఆర్. అమృత ధార వాటర్ ప్లాంట్‌ను రాజ్యసభ సభ్యులు, వైసిపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం ఉదయగిరి మండల పరిధిలోని శకునాలపల్లి పంచాయతీ సర్పంచ్ కల్లూరి వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో కుర్రపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వి.పి.ఆర్, అమృత ధార వాటర్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు. ఫౌండేషన్ అధినేత రాజ్య సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కుర్రపల్లి గ్రామ ప్రజలు ప్రతేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారిని సర్పంచ్ శాలవాలతో సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.



విజేతలకు అభినందలు

ప్రజాశక్తి-ఉదయగిరి : ఆడుదాం ఆంధ్ర ఉదయగిరి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలను మండలాధికారులు అభినందించారు. శుక్రవారం స్థానిక హైస్కూల్ మైదానంలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఉదయగిరి బిట్-1 ఉదయగిరి బిట్-3 రెడ్‌రోజ్ క్రీడాకారుల మధ్య క్రీడాకారుల ఎంపిక విషయంలో నెలకొన విభేదాలను తహశీల్దార్ సానా శ్రీనివాసులు రెడ్డి, ఎంపిడిఒ ఈశ్వరమ్మ ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు సమస్యలు పరిష్కరించారు. అనంతరం మధ్యాహ్నం రెండున్నర నుండి మ్యాచ్‌ను ప్రారంభించారు. మొదట ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో బిట్-3 రెడ్‌రోజ్ టీం క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. విజేతలను మండలాధికారులు టోర్నమెంట్లు మొదలైనప్పుడు నుండి నేటి వరకు తమ సహకారాలు అందించిన ఆడుదాం ఆంధ్రా మండల కోఆర్డినేటర్ జి డి సురేష్ బాబును సచివాలయ సిబ్బందిని అభినందించారు.

సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి-కావలి : సంక్రాంతి పండుగ సందర్భంగా టైమ్ టూ హెల్ప్ ట్రస్ట్, "మీకోసం "స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో కావలి ముసునూరు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన అందమైన ఆకర్షణీయమైన సంక్రాంతి ముగ్గులు కనుల విందు చేశాయి. బాగా వేసిన ముగ్గులను న్యాయ నిర్ణీతులైన పి.పద్మావతి విజేతలను ఎంపిక చేసి ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయనిర్ణేత పి.పద్మావతి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి పండుగ రాక ముందే సంక్రాంతి పండుగ వాతావరణం సంతరించుకుందన్నారు. ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి పి.శిరీష, ద్వితీయ బహుమతి డి.కాంతమ్మ, తృతీయ బహుమతి కె.ప్రవల్లిక, కన్సోలేషన్ బహుమతి నందిపాటి.రచితగా నిర్ణయించారు. మీకోసం స్వచ్ఛందసేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్‌కుమార్ రాయపాటి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఈ కాలనీవాసుల మధ్య జరుపు కోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. టైం టు హెల్ప్ సంస్థ అధ్యక్షులు నందిపాటి రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ కాలనీలో సంక్రాంతి సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు, ఈ పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేయడం కాకుండా అందరూ కలిసి పండుగ వాతావరణాన్ని సృష్టించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పూర్‌పీపుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరు చిన్న మాట్లాడుతూ కాలనీవాసులకు పోటీలను నిర్వహించి వారికి బహుమతులను ప్రదానం చేయడం సంతోషమని ఇటువంటి పోటీలతో ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా మంచిదన్నారు. కార్యక్రమంలో జి.మారుతి రామారావు, డి.కొండాచారి, నరేష్, నందిపాటి రిషీ, శీను, నందిపాటి.ఆకాష్, సాయి, శాంత కుమార్, కాలనీ వాసులున్నారు.





సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం

ఆర్ఎస్ఆర్‌లో సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి-బిట్రగుంట :
బోగోలు మండలం కడనూతల గ్రామంలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో భాగంగా రంగోలి పోటీలను బీటెక్ విద్యార్థినిలకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి విడివిడిగా రంగోలి పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేసినట్లు తెలిపారు. ఈ రంగోలి పోటీలో ప్రథమ బహుమతిని ఎస్.హర్షిత సెకండ్ సి.ఎస్.ఇ. సాధించగా ద్వితీయ బహుమతిని వై.వసుధ ఫస్ట్ ఇసిఇ సాధించారు. తృతీయ బహుమతిని కె.రాజేశ్వరి సెకండ్ సి.ఎస్.ఇ. సాధించగా ఐదు కన్సోలేషన్ బహుమతులను కూడా ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణీతలగా సీనియర్ ఉపాధ్యా యులు అయినా లక్ష్మి, శ్రీలక్ష్మి, గాయత్రిలు న్యాయనిర్ణీతలగా వ్యవహరించి ప్రథమ ద్వితీయ తృతీయ కన్సోలేషన్ బహుమతులకు ఎంపిక చేశారు. వారందరికీ బహుమతులను అందజే శారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు ఎ.కిరణ్ కుమార్, వై.కిరణ్ కుమార్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

వాటర్ ప్లాంట్స్ ప్రారంభం

ప్రజాశక్తి-వింజమూరు
మండలంలోని నేరేడుపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమృత ధార వాటర్ ప్లాంటును శుక్రవారం రాజ్యసభ సభ్యులు, వైసిపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్టీ నాయకులు, గ్రామస్తులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉదయగిరి ప్రాంతం అంటే ఎంతో అభిమానమన్నారు. ఈ మెట్ట ప్రాంతంలో దాదాపు 30 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికే 3000 పెన్షన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి రాజమోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను కూడా నెల్లూరు ఎంపి స్థానానికి పోటీ చేస్తున్నానని ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఫలించిన"చిల్లకూరు" పదేళ్ల నిరీక్షణ..

-దక్కిన రాష్ట్ర స్థాయి హోదా..



ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు
నేటి రాజకీయాల్లో సహనం అసహజంగా మా రిందనేది "జగ మెరిగిన సత్యం". అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు నిరీక్షిం చి రాష్ట్ర స్థాయి హోదా దక్కించుకొన్న వైసీపీ నాయకుని సహనమిది. వివరాల్లోకి వెళితే...వైసిపి సీనియర్ నాయకులు, విజయ డెయిరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేష న్, నాన్ అఫీసియల్ చైర్మ న్ పదవి వరించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాజీ ము ఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం విజయ డెయిరీ జిల్లా చైర్మన్ పదవిని తణప్రాయం గా భావించి వదులుకున్న సుదీర్ రెడ్డి, పదేళ్ల ని రీక్షణ అనంతరం ఆయన కుమారుడు, ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రస్థాయి పదవిని అందుకోవడం.
నాటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మె ల్యే (కాంగ్రెస్) ఆదేశాలను బేఖాతర్ చేసి ఓదా ర్పు యాత్రలో సుధీర్ రెడ్డి పాల్గొని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అంతేకాకుండా వైఎ స్ఆర్ విగ్రహాలు పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా వెనుకంజ వేసిన సమయంలో మండ లంలో సుధీర్ రెడ్డి ఏకంగా రాజశేఖర్ రెడ్డివి 12 విగ్ర హాలను ఏర్పాటు చేసి ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి చేత ఆవిష్కరింపజేశారు. త మ ఆదేశాలను బేఖాతారు చేసి ఓదార్పు యాత్ర లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన సుధీర్ రెడ్డి ని నాటి మంత్రి, ఎమ్మెల్యేలు టీడీపీతో లోపాయ కారి ఒప్పందం కుదుర్చుకొని విజయ డైరీ చైర్మన్ పదవి నుంచి సుధీర్ రెడ్డిని దింపేందుకు కుట్రలు పన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి విజయ డెయిరీ చైర్మ న్ పదవిని ఆయనతణ ప్రాయంగా భావించి త్యజించారు.

రాజకీయ ఆరంగ్రేటం :
1980లో సర్పంచ్ గా సుధీర్ రెడ్డి (కాంగ్రెస్) రా జకీయ ఆరంగ్రేటం చేశారు. 1980 నుంచి వరు సగా 7 సార్లు పంచాయతీపై అధికారం ఛేజిక్కిం చుకొని ప్రతి పక్షపార్టీలకు సుదీర్ రెడ్డి తన సత్తా చూపెట్టారు. అంతేకాకుండా 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 సర్వేపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో ఛీఫ్ ఎలక్షన్ ఏ జెంట్ గా, ఛీఫ్ కౌంటింగ్ ఏజెంట్ గా సమర్ధవం తంగా నిర్వహించి అటు రాజకీయ, ఇటు అధి కారవర్గాల్లో సుధీర్ రెడ్డి ప్రశంసలు అందుకొన్నా రు. ఇకపోతే మహిళలకు రాజకీయంగా 50 శా తం రిజర్వేషన్ వుంటే, 2021 పంచాయతీ ఎన్ని కల్లో పో ట్లపూడిలో 100 శాతం మహిళలను (10 వార్డుల్లో) నిలబెట్టి గెలిపించడమే కాకుం డా తన సతీమణి ప్రసూనను సర్పంచ్ చేసి సుధీ ర్ రెడ్డి చరిత్ర సష్టించారు. ప్రస్తుతం సుదీర్ రెడ్డిని రా ష్ట్ర స్థాయి హోదా వరించే విషయంలో వ్యవసా య శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి కషి ఉన్నట్లు తె లిసింది. ఏదేమైనా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సుధీర్ రెడ్డిని రాష్ట్ర స్థాయి హోదా పట్ల సర్వత్రా హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతు న్నాయి.



గుండెపోటుతో సూపరింటెండెట్ మృతి

ప్రజాశక్తి-నెల్లూరు సిటీ
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గత 30 సంవత్సరాల నుంచి వివిధ శాఖలలో పనిచేసిన చెంచయ్య, గుండెపోటుతో శుక్రవారం మతి చెందారు.ప్రస్తుతం ఆయన ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేయుచున్నారు . ఇటీవల కాలంలోనే ఆయనకు ఉద్యోగోన్నతి లభించిందని తోటి ఉద్యోగులు తెలిపారు. అకస్మాత్తుగా మతి చెందడంతో ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి జయవర్ధన్ పార్థవదేహానికి పూలమాలవేసి నివాళులు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు.వారి కుటుబ సభ్యులకు మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు రూ.20వేలు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శీనయ్య, నగర పాలక సంస్థ మేనేజర్ ఇనాయతుల్లా, సూపరింటెండెంట్ ప్రవీణ్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.



ఎంపి ఆదాలను సన్మానిస్తున్న దృశ్యం

ఎంపి ఆదాలను కలిసిన టిడిపి యువత

ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్:
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. అభివద్ధి ప్రదాత ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వానికి జై కొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు క్యూ కడుతున్నారు. మొన్న 32, నిన్న 33 నేడు 24 డివిజన్లో భారీ సంఖ్యలో ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ కండువ కప్పుకుంటున్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు..

జనసేన నాయకులతో ఎంఎల్ఎ భేటి



మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్
నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు జనసేన జిల్లా నేతలతో ఆత్మీయంగా భేటి అయ్యారు. జనసేన కార్యాలయంకు కోటంరెడ్డి సోదరులు చేరుకోగానే జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గి శెట్టి సుజయ్ బాబు తదితరులు ఆత్మీయ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి- జనసేన నేతలు, కార్యకర్తలు మరింత కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టిడిపి - జనసేన కూటమి విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తమ వంతు సహకారం ఉంటుందన్నారు. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమర్ధవంతంగా పనిచేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నా రన్నారు. కార్యక్రమంలో జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, షేక్ ఆలియా, కరీం, ఉదయ్, పవన్ యాదవ్ , జగదీష్ రెడ్డి , భీమాయ , శ్రీనివాసులు , షకీర్ , షానవాజ్ , నాగరాజు టిడిపి నేతలు రాజా నాయుడు, పెంచలనాయుడు, ఇందుపూరు శ్రీనివాసరెడ్డి, జలదంకి సుధాకర్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న డి.ఎస్.పి డి .శ్రీనివాసులు రెడ్డి

హత్య కేసులో ముద్దాయిల అరెస్టు

ప్రజాశక్తి నెల్లూరు
ఈనెల 8వ తేదీన నగరం లోని ఏసీ మార్కెట్ కోనేరు ప్రాంతంలో జరిగిన హత్య కేసు కు సంబంధం ఉందన్న కారణంగా ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు నగర డి.ఎస్.పి డి .శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగర డి.ఎస్.పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాకీర్, మహమ్మద్ అస్లాం ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. దర్యాప్తులో చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ బి. కళ్యాణ్ రాజు గారిని, వారి క్రైమ్ పార్టీ %ుూక్ష్మ% శ్రీహరి, హెడ్ కానిస్టేబుల్ సురేష్, ముని కష్ట, నజ్మల్ కానిస్టేబుల్స్ శ్యామ్, సుబ్బారావు లను అభినందించారు.

సిఎంను కలిసిన 'బొట్ల'



ప్రజాశక్తి-కందుకూరు
అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వైసిపి బిసి సెల్ జోన్ 5 కన్వీనర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం యూనియన్ ఛైర్మన్ బొట్ల రామారావు యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం కలిశారు.కందుకూరు నియోజకవర్గంలో అత్యధికంగా బిసి ఓటర్ల ఉన్న నేపథ్యంలో బిసి అభ్యర్థికి టిక్కెట్ కేటాచాలనే ప్రచార నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన బొట్ల రామారావు యాదవ్ అభ్యర్థిత్వంపై అధిష్టానం అలోచన చేయాలని సియంని కలిసి కోరినట్లు తెలిసింది.తదుపరి జాబితాలో కందుకూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు.